సమస్యలు చర్చకు వచ్చేనా?

- ఈనెల 31న సర్వసభ్య సమావేశం
- దాదాపు పది నెలల తర్వాత నిర్వహణ
- సర్పంచులకు ఇదే చివరిది!


తిర్యాణి ఎంపీడీవో కార్యాలయం

తిర్యాణి: మండలంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, వివిధ అంశాలపై చర్చించేందుకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు సమావేశానికి హాజరై చర్చలో పాల్గొంటారు. కానీ అధికారులు చిన్న కారణాలను సాకుగా చూపుతూ దాదాపు పది నెలల నుంచి సమావేశం నిర్వహించడం లేదు. చివరిసారిగా గత ఏడాది ఏప్రిల్ 24న సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎట్టకేలకు ఈనెల 31న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ తెలిపారు. కాగా సర్పంచులకు పదవీకాలం రేపటితోనే ముగుస్తుండటంతో ఇదే చివరి సమావేశం కానుంది.

25 వేలకు పైగా జనాభా..

మండలంలో 29 గ్రామ పంచాయతీలుండగా 114 అనుబంధ గ్రామాలున్నాయి. సుమారు 25 వేలకు పైగా జనాభా ఉంది. ఇందులో దాదాపు 90శాతం వరకు ఆదివాసీ జనాభా ఉంది. ముఖ్యంగా మండలంలోని గుండాల గ్రామానికి వెళ్లడానికి కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దాదాపు ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్తే తప్ప వారి కనీస అవసరాలు తీరవు. అమీన్‌గూడ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రానున్నది ఎండాకాలం కావడంతో ఇప్పటి నుంచే పనులు ప్రారంభిస్తే వర్షాకాలం వరకు బ్రిడ్జి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కొటాగం, తాటిగూడ, గోపేర, గీసుగూడ, కేరిగూడ, ఎర్రబండ, బుగ్గ రామన్న గూడెం, భీమ్‌రెల్ల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే వెళ్తున్నారు. దీంతో పాటు మండలంలో ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. శ్రీ ఇన్‌క్లైయిన్ నుంచి మండల కేంద్రం వరకు వచ్చే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. నేటికీ మండలంలోని చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు. రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని తాగునీటికి కటకట లేకుండా తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు పీఎం -జన్‌మన్ పథకంలో భాగంగా మండలంలోని బుగ్గ రామన్న గూడెంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశంలో ఏయే సమస్యలు చర్చకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

క్లుప్తంగా

లైసెన్స్ లేకుండా వాహనం నడపొద్దు


వాహనాలు తనిఖీ చేస్తున్న ఏఎస్సై ఉల్లాస్

కెరమెరి: లైసెన్స్ లేకుండా వాహనం నడపొద్దని ఏఎస్సై ఉల్లాస్ అన్నారు. సోమవారం మండలంలోని హట్టి జోడేఘాట్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పీసీ ప్రేమ్, ఉత్తం, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

రెగ్యులర్ వైద్యులను నియమించాలి


మాట్లాడుతున్న ఆత్రం అనిల్ కుమార్

లింగాపూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీఆర్ఎస్ మండల నాయకులు సోమవారం పరిశీలించారు. మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో రెగ్యులర్ వైద్యులు లేకపోవడంతో వైద్యం అందక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పలుమార్లు జిల్లా వైద్యాధికారి, కలెక్టర్‌లకు దృష్టికి సమస్యను తీసుకెళ్లినా రెగ్యులర్ డాక్టర్‌లను నియమించలేదన్నారు. ఎంపీపీ ఆడే సవితాప్రేమ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, జాటోత్ రాహుల్ గ్రామస్తులు పాల్గొన్నారు.

ఓపెన్ టెన్త్ పాఠ్యపుస్తకాలు పంపిణీ


పాఠ్య పుస్తకాలు అందజేస్తున్న కోఆర్డినేటర్

కెరమెరి: ఓపెన్ టెన్త్‌లో ప్రవేశం పొందిన మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోర్స్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ సంతోష్ కుమార్ మాట్లాడారు.

బడీడు పిల్లలు బడిలో ఉండాలి


బడికి రావాలని కోరుతున్న ఆడే ప్రకాశ్

కెరమెరి: బడీడు పిల్లలు బడికి రావాలని, పదో తరగతి చదివే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ బడి మానేయొద్దని కెరమెరి నోడల్ అధికారి ఆడే ప్రకాశ్ అన్నారు. సోమవారం గోయగాం ఉన్నత పాఠశాలల్లో చదువుతూ బడికి రాకుండా ఉన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి


అభినందిస్తున్న ఉపాధ్యాయులు

కౌటాల: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో రాణించాలని హెచ్‌ఎం గావుడే హన్మంతు అన్నారు. సోమవారం మండలంలోని ముత్తంపేట్ గ్రామంలో గల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో వారిని అభినందించారు. మంచిర్యాలలో ఆదివారం నిర్వహించిన కరాటే పోటీల్లో జెడ్పీ పాఠశాలకు చెందిన సంధ్య, యమున, ప్రాథమిక పాఠశాలకు చెందిన నిశిత, బ్లూస్లిలు ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శేఖర్, సీఆర్పీ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ కిట్ అందజేత


వాలీబాల్ కిట్ అందజేస్తున్న ఎస్సై సాగర్

వాంకిడి: మండలంలోని గణేశ్‌పూర్‌లో పోలీసులు మీకోసంలో భాగంగా సోమవారం గ్రామ యువకులకు ఎస్సై సాగర్ వాలీబాల్ కిట్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

అంతర పంటలతో ఆదాయం


ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా వేసిన మిర్చి

- ఆయిల్‌పామ్‌లో మిర్చి, పుచ్చకాయ పంటల సాగు
- మంచి దిగుబడి పొందుతున్న రైతులు
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

పెంచికల్‌పేట్: ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు అంతర పంటలుగా మిర్చి, పుచ్చకాయ, పెసరు, మినుము పంటలను సాగు చేస్తూ అదనంగా ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులు వ్యవసాయశాఖ అధికారుల సలహాలతో స్వల్పకాలిక పంటలను సాగు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. పెంచికల్‌పేట్ మండలంలోని పెంచికల్‌పేట్, ఎల్లూర్, లోడుపల్లి గ్రామాల్లో రైతులు ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు.

అదనపు ఆదాయం..

ప్రభుత్వం ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహం అందిస్తోంది. పంట చేలలోని బోర్ల ద్వారా రైతులు డ్రిప్ పద్ధతిలో తోటలకు నీరు అందిస్తున్నారు. నిత్యం ఆయిల్‌పామ్‌కు నీటిని అందించే క్రమంలో అంతర పంటగా సాగుచేస్తున్న పంటలకు సైతం ఎరువులు, నీటిని అందిస్తుండటంతో పంటల్లో మంచి దిగుబడులను సాధిస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్న పుచ్చకాయకు సుమారు రూ.1లక్ష ఆదాయం వస్తుండగా, మిర్చి సాగు చేస్తున్న రైతులకు 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయి. అంతర పంటల సాగుకు పెట్టుబడులు పోనూ మంచి ఆదాయం వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతర పంటల సాగుతో మేలు

రైతుల వానాకాలం, యాసంగి సీజన్‌లో సాగు చేస్తున్న దీర్ఘకాలిక పంటల కంటే అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలను సాగు చేయడం ఎంతో మేలు. రైతులు సాగు చేస్తున్న అంతర పంటల్లో తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులను సాధించవచ్చు. ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తున్న రైతులు గత రెండేళ్లుగా అంతర పంటలుగా పుచ్చకాయ, మిర్చి, వేరుశనగ, మినుములు, పెసర్లు సాగు చేస్తున్నారు. దీంతో రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. రైతులు స్వల్పకాలిక పంటల వైపు దృష్టి సారించాలి.

– రాజునాయుడు, ఇన్‌చార్జి ఏడీఏ

'సోషలిస్టు విప్లవం సాధించిన మహనీయుడు లెనిన్'

కాగజ్‌నగర్‌రూరల్: ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు విప్లవాన్ని మహనీయుడు లెనిన్ సాధించారని సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్‌కుమార్ అన్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిన్ శతవర్ధంతి వారోత్సవాల సందర్భంగా సోమవారం ఆయనకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి సోషలిస్టు దేశంగా సోవియట్ యూనియన్ ఆవిర్భవించిందన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చాపిలె సాయికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఒంటరిని చేసి ఓడించడం తక్షణ కర్తవ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ, లక్ష్మి, సురేఖ, మంజుల పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి


ప్రత్యేక పూజలు చేస్తున్న కనక యాదవరావు

జైనూర్: ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. సోమవారం మండలంలోని జంగాంలో దీక్ష దారులతో కలిసి జంగుబాయి పాటల సీడీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దీక్ష గురువు కుమ్రం భగవంత్‌రావు, తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావు, తుడుందెబ్బ మహిళా ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పారాణి, సర్పంచ్ కుమ్ర శ్యాంరావు, పెందూర్ అర్జున్, ఆడ హన్మంత్‌రావు తదితరులు ఉన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి


అవగాహన కల్పిస్తున్న సీఐ నాగరాజు

కాగజ్‌నగర్‌రూరల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని వంజీరి చెక్‌పోస్టు వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. అతివేగం, మానవ తప్పిదాల వల్లనే అధికశాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి చెక్కు అందజేత


చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కౌటాల: మండలంలోని ముత్తంపేట్ గ్రామానికి చెందిన మోర్లె గౌరుబాయి రెండేళ్ల క్రితం అడవి పంది దాడిలో మృతి చెందగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అందజేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాడుల్లో నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందించాలన్నారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మృతి చెందిన గౌరుబాయి కుమారుడు గణపతికి రూ. 5 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఎఫ్ఆర్‌వో పూర్ణచందర్, ఎఫ్‌బీవో ప్రభాకర్, ముత్తంపేట్ సర్పంచ్ ఆదే శ్రీనివాస్, నాయకులు ఆదే వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

బెజ్జూర్: యువత దేశానికి వెన్నుముక లాంటి వారని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ సాదిక్ పాషా అన్నారు. సోమవారం మండలంలోని లంబాడిగూడ గ్రామంలో కళాజాత బృందం చే ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, యువత ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. గ్రామాల్లో గుడుంబా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలన్నారు. కార్యక్రమంలో బెజ్జూర్ ఎస్సై విక్రం, కళాజాత బృందం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

'ఎస్పీఎం' గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి

కాగజ్‌నగర్‌రూరల్: ఎస్పీఎం గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఓదెలు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మిల్లు పునఃప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం లేదని, జేకే పేపర్ మిల్లు యాజమాన్యం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. పార్టీలకతీతంగా మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.

'వార్డు సభ్యుల పాత్ర కీలకం'

వాంకిడి: గ్రామ పంచాయతీ పరిపాలనలో వార్డు మెంబర్ల పాత్ర కీలకంగా ఉంటుందని చౌపన్‌గూడ సర్పంచ్ సీడం అన్నిగా అన్నారు. సోమవారం పంచాయతీ పరిధిలోని వార్డు సభ్యులు, మల్టీపర్పస్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31తో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా సభ్యులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ


పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ

కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఆర్‌బీ ఉర్దూ మీడియం పాఠశాల (సర్‌సిల్క్) విద్యార్థులకు సోమవారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆల్‌ఇన్‌వన్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ముబీన్ పాల్గొన్నారు.

వెంచర్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి


కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న నాయకులు

ఆసిఫాబాద్‌అర్బన్: వాంకిడి మండలం తేజాపూర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ బోర్కడె హేమంత్‌కు సీపీఎం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ తేజాపూర్ శివారులో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వెంచర్లు వేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దుర్గం దినకర్, రాజ్‌కుమార్, ఆనంద్‌కుమార్, గొడిసెల కార్తీక్, తేజాపూర్ గ్రామ పటేల్ వాడై బాబురావ్, గ్రామస్తులు సత్తయ్య, పోచయ్య, హనుమంతు, తిరుపతి, రమేశ్, రాంచందర్, బాబు పాల్గొన్నారు.

అండర్‌పాస్ నిర్మించాలని వినతి

వాంకిడి: మండలంలోని బంబార గ్రామ పంచాయతీ కేంద్రం గుండా నిర్మించిన నాలుగు వరుసల రహదారిపై అండర్‌పాస్ నిర్మాణం చేపట్టకపోవడంతో రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ అయ్యూబ్ అన్నారు. ఈమేరకు సోమవారం సమస్యను కలెక్టర్ హేమంత్ బోర్కడే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ సమీపంలో రహదారికి బారికేడ్‌లు ఏర్పాటు చేయడం, బస్ షెల్టర్లు నిర్మించకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జెడ్పీటీసీ అజయ్‌కుమార్, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ నేపాజీ, మాజీ ఎంపీటీసీ వినోద్ తదితరులు ఉన్నారు.

పూర్వ విద్యార్థుల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలి


స్టడీ మెటీరియల్ అందజేస్తున్న జీఎం రవి ప్రసాద్

రెబ్బెన: సింగరేణి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రస్తుత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా జీఎం రవి ప్రసాద్ అన్నారు. సింగరేణి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మహా సమ్మేళనం మొదటి వార్షికోత్సవం సందర్భంగా సోమవారం పాఠశాల ఆవరణలో కేక్‌కట్ చేసి సంబరాలు జరిపారు. ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ హాజరుకాగా మహా సమ్మేళన కమిటీ ఆధ్వర్యంలో జీఎం చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందజేశారు. జీఎం మాట్లాడుతూ పాఠశాల ప్రారంభం నుంచి గత సంవత్సరం వరకు పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో మహా సమ్మేళనం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు పరిసర ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు జీఎంను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, పూర్వ విద్యార్థులు ఉపేందర్, సుధాకర్, వెంకటేష్, శ్రీనివాస్, రాజాబాబు, రాజు, కుమార్, వేణుగోపాల్, రవికుమార్, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి


నాటిన మొక్కకు నీళ్లు పోస్తున్న ఉద్ధవ్

కెరమెరి: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏసీఎంవో) పుర్క ఉద్ధవ్ అన్నారు. సోమవారం మండలంలోని మోడి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో 100 మొక్కలు నాటాలని, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణత పెంచేందుకు తగిన ప్రణాళిక తయారు చేసి విద్యాబోధన చేయాలని సూచించారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహించాలని, బృందాలుగా ఏర్పాటు చేసి చదివించాలని తెలిపారు. హెచ్‌ఎం స్వర్ణలత, ఎస్సీఆర్పీ చహకటి శ్యాంరావు, టీచర్లు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

రోడ్డుపై పారుతున్న భగీరథ నీరు


జైనూర్: మండలంలోని జామిని వద్ద కెరమెరికి వెళ్లే ప్రధాన రహదారి భగీరథ నీటితో బురదగా మారుతోంది. అడ ప్రాజెక్టు నుంచి జైనూర్‌కు వెళ్లే పైపులైను లీకేజీతో రోడ్డుపైనే భగీరథ నీరు పారుతుంది. భగీరథ నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

నార్నూర్: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు అడ శ్రీరాం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కుమురం భీం భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన 11 కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 3 యధావిధిగా కొనసాగించాలని, షెడ్యూల్ ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం మాణిక్ రావు, మండల ఉపాధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్, మెస్రం రూప్‌దేవ్, పూసం ఈశ్రు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో సర్పంచులది కీలక పాత్ర

ఇచ్చోడ: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ గ్రామం పచ్చని చెట్లతో కళకళాడుతుందన్నారు. మండల అభివృద్ధికి భవిష్యత్‌లో మరింత సహకారం అందించాలని కోరారు. ఎంపీడీవో రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో సర్పంచులు వంద శాతం పథకాల అమలులో సర్పంచుల కృషి ఉందన్నారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, చెట్ల పెంపకంలో చూపిన చొరవ అభినందనీయమన్నారు.